క్లుప్తంగా

ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నెరవేరుస్తుంది



పార్టీలోకి ఆహ్వానిస్తున్న దామోదర్ రెడ్డి

భానుపురి : ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజక వర్గ ఇన్‌చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇమాంపేట గ్రామానికి వివిధ పార్టీల నాయకులు సుమారు 100మంది శనివారం మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అనంతుల శ్యామ్ సుందర్ రెడ్డి, నాగిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మట్టి తరలింపు అడ్డుకోవాలి

నూతనకల్లు : ప్రభుత్వ అనుమతులు లేకుండా చెరువుమట్టి తరలిస్తున్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి గంటా నాగయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని దిర్శనపల్లి గ్రామ శివారులో మంచినీళ్ల కుంట నుంచి కొంతమంది వ్యక్తులు తమ సొంత ప్రయోజనాల కోసం చెరువు మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. జేసీబీ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా వందల ట్రిప్పులు తరలిస్తున్నారని, అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అక్రమ మట్టి తరలింపును అడ్డుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వాటర్‌ట్యాంక్ ప్రారంభం

మోతె : మండలంలోని సిరికొండ గ్రామ ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ను శనివారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలోని ఎస్సీకాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి సమకూర్చిన ఎస్‌డీఎస్ నిధులు రూ.3లక్షలతో నూతనంగా వాటర్‌ట్యాంక్‌ను, పైపులైన్ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నందిగామ కృష్ణా రెడ్డి, నాయకులు కుప్పరాజు సతీష్‌బాబు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుమెంబర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఉపాధి పనుల పరిశీలన



కూలీలతో మాట్లాడుతున్న టీఏ నాగమణి

అర్వపల్లి : మండల పరిధిలోని కుంచమర్తి గ్రామంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను శనివారం ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ నాగమణి పరిశీలించారు. వంద రోజుల పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. కూలీల హాజరు నమోదు శాతం తెలుసుకొని వారితో మాట్లాడారు. రోజుకు రూ. 300 వేతనం వచ్చేలా పనులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మేడి ఏడుకొండలు, కూలీలు, మేట్లు పాల్గొన్నారు.

నేటి నుంచి గట్టికల్లులో లింగమంతుల జాతర



విగ్రహాలను ఊరేగిస్తున్న భక్తులు

ఆత్మకూర్(ఎస్) : గట్టిగల్లు గ్రామంలో శ్రీ లింగమంతుల స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. సుమారు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పురాతన లింగమంతుల స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. లింగమంతుల స్వామి, సౌడమ్మ, గంగా మాత, పోతరాజుకు ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. సూర్యాపేటతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి జిల్లాల నుంచి కూడా యాదవ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం నుంచి బుధవారం వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు భారీగా పాల్గొంటారు. గ్రామ సమీపంలోని దేవుడి బండపై ఉన్న శ్రీలింగమంతుల ఆలయం వద్ద రెండేళ్లకోసారి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బోనాలతో భక్తులు ఆలయం వద్దకు చేరుకుంటారు. సోమవారం తెల్లవారుజామున బోనాల ప్రదక్షిణ, బలి పూజ నిర్వహిస్తారు. మంగళవారం మాణిక్యమ్మ వేషధారణ, పాడుపు గొర్రె, జాగిలాలు, ఫలహారపు బండ్ల ప్రదర్శన ఉంటుంది. బుధవారం ఉత్సవాలను ముగిస్తారు. ప్రతిరోజు రాత్రి దేవుని బండపై బైకానీ పూజారులతో స్వామివారి పురాణ చరిత్ర, ఒగ్గ కథ చెప్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు 12,324



- తుంగతుర్తి నియోజకవర్గంలో 13 పోలింగ్ కేంద్రాలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

తిరుమలగిరి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల హడావుడి ముగియగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడంతో వాటి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్‌బూత్‌ల గుర్తింపు, బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. పోల్ చిట్టీలను బీఎల్‌ఓలు ఓటర్లకు పంపిణీ చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు తక్కువే అయినా అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో అధికారులకు అదే స్థాయిలో పని ఒత్తిడి ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా 9 మండలాల్లో మొత్తం 12324 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 8640 మంది, మహిళలు 3684 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీని కోసం 13 బూత్‌లను ఏర్పాటు చేశారు. గత రెండు ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎంలపై ఓటు వేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేయాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 1807 మంది, అత్యల్పంగా మద్దిరాల మండలంలో 1093 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణ ఓటర్లలో నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా ఉండగా పట్టభద్రుల ఎన్నికల్లో పురుషులే అత్యధికంగా ఉన్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నిక జరుగనుంది.

తుంగతుర్తి నియోజకవర్గంలో మండలాల వారీగా ఓటర్లు..

మండలం	పురుషులు	మహిళలు	మొత్తం ఓటర్లు	పోలింగ్ కేంద్రాలు
అర్వపల్లి	919	383	1302	1
మద్దిరాల	758	335	1093	1
నాగారం	766	322	1088	1
నూతనకల్	945	390	1335	1
తిరుమలగిరి	1129	563	1692	2
తుంగతుర్తి	1105	414	1519	2
అడ్డగూడూర్	713	279	992	1
మోత్కూరు	992	504	1496	2
శాలిగౌరారం	1313	494	1807	2

ఏర్పాట్లు పూర్తి చేశాం

ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో 13 పోలింగ్ కేంద్రాలలో 12324 మంది ఓటు వేయనున్నారు. ఇప్పటికే పోల్ చిట్టీల పంపిణీ కార్యక్రమం ముగిసింది. పట్టభద్రులు 100 శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం.

– బి.ఎస్.లత, అడిషనల్ కలెక్టర్, సూర్యాపేట

ముగిసిన ఆలయ బ్రహ్మోత్సవాలు



చక్రస్నానం వేడుకల్లో పాల్గొన్న భక్తులు

భానుపురి : పట్టణంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అర్చకులు ఉదయం 8గంటలకు ద్వారతోరణం, ధ్వజస్తంభ ఆరాధనలు, అర్చనలు, ఉదయం 10గంటలకు మహా పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్ర స్నానంను వైభవంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6గంటలకు ద్వాదశ అర్చన, పుష్పయాగం, ఏకాంత సేవలతో ఉత్సవాలను ముగించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీహరి ఆచార్యులు, ఫణికుమార ఆచార్యులు, సంకర్షణ ఆచార్యులు, వికాస తరంగిణి, ఆండాళ్ గోష్ఠి సేవా బృందం తదితరులు పాల్గొన్నారు.

విప్లవ పంథాను చూపింది నక్సల్బరీ పోరాటం



జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు

భానుపురి : పీడిత ప్రజలకు నక్సల్బరీ పోరాటం విప్లవ పోరాట మార్గాన్ని చూపిందని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య అన్నారు. శనివారం నక్సల్బరీ పోరాటానికి 57 ఏళ్లు నిండిన సందర్భంగా పట్టణంలోని చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1967లో పశ్చిమ బెంగాల్‌లోని సిలుగురి ప్రాంతంలో సంతాల్ రైతులు తమకు భూమి కావాలని పోరాటాన్ని కొనసాగించారని అన్నారు. కానీ రైతులపై సంకీర్ణ ప్రభుత్వం (కాంగ్రెస్, సీపీఎం) అత్యంత దుర్మార్గంగా కాల్పులు జరిపి 11 మందిని బలిగొందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, అరుణోదయ రాష్ట్ర కమిటీ సభ్యుడు తడకమళ్ల సంజీవ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సింహాద్రి, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన



అర్వపల్లిలోని పోలింగ్‌బూత్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు

అర్వపల్లి : అర్వపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్‌ను శనివారం తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ బూత్‌లో మండలంలోని 1,302 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. సోమవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ ఝాన్సీ, గిర్దావర్ పాటి వెంకట్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

ఆత్మకూర్ (ఎస్) : ఈ నెల 27న నిర్వహించనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ వినోద్ కుమార్ శనివారం తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. మొత్తం 2032 మంది పట్టభద్రులు ఉండగా పోలింగ్ కేంద్రం నంబర్ 435లో 1009 మంది, 436లో 1023 మంది పట్టభద్రులు ఓటుహక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.

బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డిని గెలిపించాలి



తుంగతుర్తి : కొత్తగూడెంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు



మద్దిరాలలో ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు

తుంగతుర్తి : పట్టభద్రుల సమస్యలపై గళమెత్తి గర్జించే ఉన్నత విద్యావంతుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని కొత్తగూడెం, వెలుగుపల్లి, కేశవాపురం, కాశీతండా, సింగారంతండా, గుడితండా, సంగెం గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములుగౌడ్, మల్యాల రాములు, ఎంపీటీసీ కవిత, జటంగి రవి, ఎలేజర్, మల్లేపాక రాములు, గుడిపాటి వీరయ్య, వెంకన్న, గోపినాయక్, నాగునాయక్, రవినాయక్, మహేష్, విద్యాసాగర్, ఉప్పలయ్య, కర్ణాకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి

మద్దిరాల : ఈ నెల 27న జరిగే వరంగల్-ఖమ్మ-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎస్‌ఏ.రజాక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి, మాజీ సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్‌రెడ్డి, వడ్డాణం మధుసూదన్, మల్యాల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

మృతులకు ఎమ్మెల్యే సామేల్ నివాళి



తిమ్మాపురంలో ఉప్పలయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సామేల్

అర్వపల్లి : తిమ్మాపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు నల్లగుంట్ల ఉప్పలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. దీంతో మృతుడి కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యే సామేల్ పరామర్శించారు. ఉప్పలయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, నర్సింగ శ్రీనివాస్‌గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ, మండల అధ్యక్షులు వేల్పుల రమేష్, శిగ నసీర్‌గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు జీడి వీరస్వామి, పాలెల్లి సురేష్, వేములకొండ ఉప్పలయ్య పాల్గొన్నారు.

జీడి యేసయ్య మృతికి సంతాపం

మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన గ్రామ పెద్ద మేతరి జీడి యేసయ్య అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. దీంతో యేసయ్య మృతదేహానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వివిధ పార్టీ నాయకులు నివాళులర్పించారు. వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట జెడ్పీటీసీ జీడి భిక్షం, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ ఉన్నారు.

కాంగ్రెస్ నాయకుడికి పరామర్శ

తిరుమలగిరి : మామిడాల మాజీ ఎంపీటీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దుప్పెల్లి అబ్బాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అతడిని శనివారం ఎమ్మెల్యే సామేల్ పరామర్శించారు. కార్యక్రమంలో సుంకరి జనార్దన్, కందుకూరి లక్ష్మయ్య, తిరుమని యాదగిరి, జమ్మిలాల్, వీరయ్య, రాజునాయక్, హీరూనాయక్, సోమ్లా పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేత



ఆర్థికసాయం అందిస్తున్న పూర్వవిద్యార్థులు

చివ్వెంల : చదువు నేర్పిన గురువు మరణించడంతో ఆ కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక చేయూత అందజేశారు. సూర్యాపేట పట్టణంలోని ఆర్‌బీవీఆర్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసిన యల్కు శేఖర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో 1995–96 బ్యాచ్ విద్యార్థులు శనివారం మండల కేంద్రంలోని వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సంతాప సభ ఏర్పాటు చేశారు. అతడి కుటుంబానికి రూ.1.38 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి, కౌన్సిలర్ జహీర్, ప్రసాద్, నందకిశోర్, షరీఫ్, రహీమ్, సంతోష్, అశోక్ రెడ్డి, విజయ, లక్ష్మి, కవిత, దీప, రవి, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఫహీమ్ పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో గేదె మృతి

ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని పాతర్ల పహాడ్ గ్రామంలో శనివారం విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన జటంగి సత్తయ్య తన పాడి గేదెను మేతకు వదిలాడు. ఆ గేదె మేత మేస్తూ సమీపంలోని విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుదాఘాతం ఏర్పడి గేదె మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు.

కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి



చివ్వెంల : మాట్లాడుతున్న సర్వోత్తమ్ రెడ్డి



తిరుమలగిరిలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే



తుంగతుర్తిలో ప్రచారం చేస్తున్న నాయకులు

చివ్వెంల : కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

తిరుమలగిరి : ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి శాసన సభ్యుడు మందుల సామేల్ కోరారు. శనివారం తిరుమలగిరిలో పట్టభద్రుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి రవి, మండల అధ్యక్షుడు నరేష్, గోవర్ధన్, సుధాకర్‌రెడ్డి, లింగం, సత్యం, లింగన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్తి రాజయ్య, రాజేందర్‌రెడ్డి, సుంకరి జనార్దన్, ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్, వీరేష్, జమ్మిలాల్, వివేక్‌రెడ్డి, సీపీఐ నాయకుడు చేడె చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

తిరుమలగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రచారం..

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మల్లన్నను గెలిపించాలని తిరుమలగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ శాగంటి అనసూయరాములు కోరారు. శనివారం తిరుమలగిరిలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడి అజయ్, లింగారెడ్డి, పరమేష్, మాధవి, ఇమ్మడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సూర్యాపేట : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఆ పార్టీ భవనంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ భాగస్వామి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, నరసింహారావు, వేల్పుల వెంకన్న, దండ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భానుపురి : నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని జనసమితి లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ చంద్రకాంత్ అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా కోకన్వీనర్ వీరేష్ నాయక్, ఇట్టమల్ల శ్రీనివాస్, సతీష్, గోపి, లోకేష్ పాల్గొన్నారు.

తుంగతుర్తి : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ కోరారు. శనివారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో దొంగరి గోవర్ధన్, ఓరుగంటి సత్యనారాయణ, ప్రవీణ్‌రెడ్డి, కటకం వెంకటేశ్వర్లు, రాంబాబు, జలేందర్, ఉప్పలయ్య, గంగరాజు పాల్గొన్నారు.

ఎమ్మార్సీలకు స్కూల్ యూనిఫాం అప్పగింత



ఎంఈఓ బాలునాయక్‌కు స్కూల్ యూనిఫాం అందజేస్తున్న ఏపీఎం మల్లేష్, మహిళలు



నాగారంలో..

అర్వపల్లి : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంఈఓ బి.బాలునాయక్ అన్నారు. మహిళా సంఘాలకు ఈ ఏడాది మండలంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పగించగా వారు మొదటి విడతగా కుట్టిన యూనిఫాంలను శనివారం ఎమ్మార్సీలో అప్పగించారు. మండలంలో 31 పాఠశాలలకు గాను 1,791మంది పిల్లలకు యూనిఫాంలు కుట్టాల్సి ఉండగా 416మందికి కుట్టిన యూనిఫాంలను అందజేశారు. పాఠశాలలు తెరిచేనాటికి మొత్తం యూనిఫాంలు తమకు అప్పగించాలని ఎంఈఓ కోరారు. కార్యక్రమంలో సెర్ప్ ఏపీఎం వలిశెట్టి మల్లేష్, సీసీలు పద్మావతి, నగేష్, మహిళా టైలర్లు, వీఓఏలు ఎస్.లక్ష్మి, పద్మ, శమంత కమణి, పద్మ, సరోజన, ఉపేంద్ర పాల్గొన్నారు.

స్కూల్ యూనిఫాం అందజేత

నాగారం : మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో సమభావన సంఘాల ఆధ్వర్యంలో కుట్టిన స్కూల్ డ్రెస్‌లను ఏపీఎం శోభారాణి శనివారం మండల విద్యాధికారి బి.బాలునాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలంలో మొత్తం 27 పాఠశాలలకు సంబంధించి 1,937 యూనిఫాంలను కుట్టి ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 8 పాఠశాలలకు సంబంధించి 380 డ్రెస్‌లు అప్పగించినట్లు తెలిపారు. మిగితా డ్రెస్‌లను పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ రామయ్య, సమభావన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పశువైద్య శిబిరం

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో శనివారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 100 పశువులకు టీకాలు వేశారు. తొలకరి వర్షాల మూలంగా పశువులు వ్యాధులకు గురికాకుండా రైతులు తప్పనిసరిగా ముందస్తుగా టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ బి. అర్జున్ కోరారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం వీఎల్‌ఓ కేఎస్‌ఎస్. పద్మ, గోపాలమిత్ర సూరారపు అర్జున్, సిబ్బంది యాదగిరి, యాకయ్య, రైతులు పాల్గొన్నారు.

రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నడిగూడెం : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కోదాడ ఇన్‌చార్జ్ ఏడీఏ రాజగోపాలరావు హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో డీలర్లకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు విత్తనాలు విక్రయించిన వెంటనే రశీదు ఇవ్వాలన్నారు. కొత్తగా రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ అజయ్‌కుమార్, డీలర్లు పాల్గొన్నారు.

అడివెంల-తిమ్మాపురం బీటీ నిర్మాణంపై ఆశలు

- ఎన్నికల కోడ్ ముగియగానే బీటీరోడ్డు వేయిస్తానని మంత్రి వెంకట్‌రెడ్డి హామీ
- డొంకదారి బీటీ అయితే తీరనున్న రెండు గ్రామాల ప్రజల కష్టాలు



అడివెంల -తిమ్మాపురం డొంకదారి

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలంలోని అడివెంల-తిమ్మాపురం గ్రామాల లింక్‌రోడ్డు బీటీ నిర్మాణంపై రెండు గ్రామాల ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల ఈ రోడ్డును బీటీగా చేయిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు ఈ రోడ్డు బీటీ నిర్మాణం కోసం ఆశగా ఉన్నారు. పింఛన్లు, ఉపాధి హామీ బిల్లుల కోసం నిత్యం అడివెంల గ్రామస్తులు తిమ్మాపురంలోని పోస్టాఫీసుకు ఈ దారి గుండానే వెళ్లాల్సి వస్తుంది. అలాగే విద్యార్థులు కూడా పాఠశాలలకు వెళ్తుంటారు. ఈ రెండు గ్రామాల మధ్య లింక్ రోడ్డు కిలోమీటరున్నర దూరం ఉంటుంది. పూర్తిగా డొంకదారి కావడంతో గుంతలతో నిండి కంపచెట్లతో అల్లుకుపోయి కనీసం బాటసారులు, రైతులు నడిచి వెళ్లలేని విధంగా ఉంది. ఈ రెండు గ్రామాలకు చెందిన 100మందికి పైగా రైతుల వ్యవసాయ భూములు ఈ దారి వెంటే ఉన్నాయి. ఈ దారి సరిగా లేక కొంతమంది గ్రామస్తులు అడివెంల స్టేజీ, తిమ్మాపురం స్టేజీల మీదుగా తిమ్మాపురం గ్రామానికి 8 కిలోమీటర్ల దూరం వెళ్తూ వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు.

మంత్రి హామీతో ఆశలు..

అడివెంల గ్రామంలో ఏప్రిల్ 7న జరిగిన ముత్యాలమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సమావేశంలో మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిశాక అడివెంల- తిమ్మాపురం లింక్‌రోడ్డును బీటీరోడ్డుగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బీటీరోడ్డు నిర్మాణంపై ఎన్నో ఆశలతో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు బీటీ చేయాలని ప్రజలు పోరాడుతున్నారు. మంత్రి హామీ నెరవేరితే రెండు గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలు తీరనున్నాయి.

డొంక దారితో ఇబ్బందులు



మా గ్రామంలో హైస్కూల్ లేక తిమ్మాపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లాల్సి వస్తుంది. ప్రతి రోజూ ఈ డొంకదారి గుండా అక్కడికి వెళ్లి చదువుకుంటాం. దారి మొత్తం పూర్తిగా గుంతలమయమై కంపచెట్లతో నిండిపోయింది. వర్షాలు పడితే ఈ దారి నుంచి పోలేం. దీంతో చదువులకు ఇబ్బంది అవుతుంది.

– మేడబోయిన రాఘవి, 9వ తరగతి, అడివెంల

పొలాల వద్దకు వెళ్లాలంటే..



పొలాల వద్దకు వెళ్లాలంటే ఈ డొంక నుంచే దారి. నిత్యం 100మంది రైతులం ఈ దారి నుంచే పొలాలకు వెళతాం. దారి సరిగా లేక ఇబ్బందుల పడుతున్నాం. రోడ్డు నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇప్పటి ప్రభుత్వమైనా వెంటనే స్పందించి బీటీ రోడ్డు పనులు చేపట్టాలి.

– మారిపెద్ది రాములు, రైతు

హామీ నెరవేరుస్తారు



అడివెంల గ్రామ సమస్యల పరిష్కారం కోసమే మంత్రి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సామేల్‌ను గ్రామానికి ఆహ్వానించాం. ఎన్నికల కోడ్ ముగియగానే లింక్‌రోడ్డును బీటీ రోడ్డుగా మార్చుతామని హామీ ఇచ్చారు. మంత్రి తన హామీని నెరవేర్చి తీరుతారు. అలాగే గ్రామంలోని ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

– డాక్టర్ బోయలపల్లి రేఖ, రేఖ చారిటబుల్ ట్రస్టు ఫౌండర్, అడివెంల